క్లుప్తంగా

అయ్యప్పలకు అన్నసమారాధన



అయ్యప్పస్వాములకు భిక్ష వడ్డిస్తున్న అయ్యప్ప అన్నదాన ట్రస్టు సభ్యులు

పీఎం పాలెం: జీవీఎంసీ ఆరోవార్డు పరిధి పీఎం పాలెం లక్ష్మీవానిపాలెంలో స్థానిక అయ్యప్ప అన్నదాన ట్రస్టు ఆధ్వర్యంలో గత 40 రోజులుగా నిరాటంకంగా జరుగుతున్న అన్నసమారాధన కార్యక్రమం సోమవారంలో ఘనంగా ముగిసింది.ఈ అన్న సమారాధనకు ప్రతి రోజూ 800 మందినుంచి వెయ్యిమంది స్వాములు హాజరై బిక్ష స్వీకరించే వారని ట్రస్టు నిర్వహక సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా గురుస్వామి సరసురామ్‌న్ ఘనంగా సత్కరించారు. స్థానిక నాయకుడు పోతిన యల్లాజీ,శ్రీను గురుస్వామి, స్వాములు వాండ్రాసి భాస్కర్, ఏ. ప్రసాదు,పోతిన మురళి,పోతిన అప్పన్న తదీతరలు పాల్గొన్నారు.

చంద్రంపాలెం హైస్కూల్ హెచ్‌ఎంగా రవి



రవిని అభినందిస్తున్న ఇన్‌చార్జ్ హెచ్‌ఎం సోమయాజులు, ఇతర ఉపాధ్యాయులు

మధురవాడ : రాష్ట్రంలోనే పెద్దది అయిన చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా జి.రవి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన రాజబాబు గత విద్యా సంవత్సరం ఆఖరిలో రిటైర్ కావడంతో ఆయన స్థానంలో ఇక్కడ సీనియర్ ఉపాధ్యాయుడు ఎస్‌వీఎస్ సోమయాజులు ఇన్‌చార్జ్ హెచ్‌ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే భీమిలి ఉపాధ్యాయ శిక్షణా సంస్థలో ఆచార్యుడుగా పనిచేస్తున్న జి.రవికి పూర్తి బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయన పాఠశాలలో బాధ్యతలు స్వీకరించారు.

ఎండాడలో విశాఖ పాస్టర్స్ ఫెలోషిప్ ఫ్యామిలీ క్రిస్మస్



ప్రార్థనలో పాల్గొన్న పాస్టర్స్

కొమ్మాది: జీవీఎంసీ 8వ వార్డు ఎండాడలో గల సెయింట్ లూక్స్ నర్సింగ్ క్యాంపస్‌లో సోమవారం గ్రేటర్ విశాఖ పాస్టర్స్ ఫెలోషిప్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫెలోషిప్ ప్రెసిడెంట్ లంకపల్లి జాకబ్ రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బ్రదర్ కె. సుధీర్ కుమార్ క్రిస్టమస్ సందేశం అందించారు. సేవకులు అందరూ దేవుని కృపకు పాత్రులు అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ ఎస్. జయకుమార్, ఎమ్. కృపానందం, జార్జ్‌ముల్లర్, జీఎస్ కింగ్స్ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన నిత్యాన్నదానం

తగరపువలస: భీమిలి మండలం శింగనబంద పంచాయతీ కృష్ణంరాజుపేట రామాలయంలో శ్రీఅయ్యప్పసేవా పీఠం ఆధ్వర్యంలో 41 రోజుల పాటు స్వాములకు ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన కార్యక్రమం సోమవారంతో ముగిసింది. చివరి రోజు బయట ప్రజలకు భారీ అన్నసమారాధన ఏర్పాటు చేశారు. తమకు సహకరించిన దాతలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియచేశారు.



భీమిలి మండలం బోడమెట్టపాలెం శివారు వద్ద జొన్నాడ టోల్‌ప్లాజా

టోల్ తీస్తున్నారు...!

రాజాపులోవ-రాయ్‌పూర్ టోల్‌గేట్‌తో ఇబ్బందులు

వాహనదారులకు భారంగా మారిన వైనం

తగరపువలస: సరైన వసతులు కల్పించకుండా రాజాపులోవ-రాయ్‌పూర్ 26వ నంబరు జాతీయరహదారిపై టోల్‌ఫీజు పేరుతో బాదుడును వాహనదారులు, ఆటో కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. భీమిలి మండలం బోడమెట్టపాలెం శివారులో 5 నెలల క్రితం జొన్నాడ పేరుతో నిర్వహిస్తున్న టోల్‌ప్లాజా తరచూ వివాదాలకు కేంద్రంగా నడుస్తోంది. ఇక్కడ ఒకవైపునకు కారుకు రూ.60, వ్యాన్‌కు రూ.95, బస్సుకు రూ.195, ఇతర పెద్ద వాహనాలకు రూ.215 నుంచి రూ.370 వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవా**నికి తగరపువలస నుంచి విజయనగరం వైపు వెళ్లేవారికి రాజాపులోవ దాటిన తరువాత నుంచి రహదారి కష్టాలు ప్రారంభమవుతాయి. సుమారు 5 కిలోమీటర్ల వరకు రహదారి అధ్వానంగా ఉం**ది. చీకటి పడిన తరువాత ఈ మార్గంలో ప్రయాణం నరకప్రాయమే. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు తరచూ బోల్తా పడి సంఘటనలు ఉన్నాయి. ఏ వాహనం ఎటు వెళ్తుందో తెలియకుండా డెబ్రిస్, ఎండిపోయిన, పిచ్చి మొక్కలతో కూడిన డివైడర్లు, తుప్పల మాటున సూచికలు, మైలురాళ్లు వాహనదారులను వెక్కిరిస్తున్నాయి.

విశాఖ ప్రజలకు భారంగా...

వాస్తవానికి ఈ టోల్‌గేట్ విజయనగరం-రాయ్‌పూర్ పట్టణాల మధ్య కొత్త జాతీయరహదారికి సంబంధించినది. భీమిలి మండలం బోడమెట్టపాలెంను ఆనుకుని విజయనగరం జిల్లా జొన్నాడలో ఉన్న దీనిని ఇరు పట్టణాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. విశాఖ, తగరపువలస నుంచి విజయనగరం వెళ్లినా రాయ్‌పూర్ వెళ్లినా ఇక్కడ టోల్‌ఫీజు వసూలు చేస్తున్నారు. కానీ విజయనగరం నుంచి బయలు దేరి రాయ్‌పూర్ వెళ్లేవారికి ఈ టోల్‌ప్లాజా బెడద ఉండటం లేదు. ఇది జాతీయరహదారుల సంస్థకు చెందినది కాబట్టి విజయనగరం-రాయ్‌పూర్ మార్గంలోనే ఉండాలంటున్నారు. కానీ భీమిలి మండలానికి ఆనుకుని నిర్మించడం వలన విశాఖ-విజయనగరం ప్రయాణికులకు కొత్త భారం పడింది. టోల్‌గేట్‌కు అటు ఇటు వైపు కేవలం 2 కిలోమీటర్ల పరిధిలోనే ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. దీంతో కార్లపై వచ్చేవారికి, తగరపువలస, విశాఖ నుంచి వివిధ పనుల మీద విజయనగరం వచ్చేవారికి భారంగా మారడంతో వ్యతిరేకిస్తున్నారు. టోల్‌గేట్ కారణంగా ఇటీవల ఇరువైపులా ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై రూ.2వేల ఫీజు నుంచి భారం మోపారు. ఈ టోల్‌గేట్‌ను తగరపువలస-విజయనగరం మధ్యలో కాకుండా విజయనగరం-రాయ్‌పూర్ మార్గంలోకి మార్చాలని ఇప్పటికే పలు ఆందోళనలు కూడా చేశారు.



దాకమర్రి వద్ద ఎగుడు దిగుడుగా రహదారి



డివైడర్‌పై దిక్కూచి

రహదారి మెరుగుపర్చాలి



తగరపువలస నుంచి విజయనగరం వెళ్లేవారికి జొన్నాడ టోల్‌ప్లాజా వరకు రహదారి అధ్వానంగా ఉంది. అలాంటి దయనీయమైన రహదారిలో ప్రయాణించి టోల్‌ఫీజు చెల్లిస్తున్నాం. ముందు రాజాపులోవ నుంచి టోల్‌ప్లాజా వరకు రహదారిని తీర్చిదిద్దాలి.

– గాడు శ్రీను, వైఎస్సార్‌సీపీ భీమిలి మండల అధ్యక్షుడు

విజయనగరం తరలించాలి



భీమిలి నుంచి విజయనగరం వెళ్లినా కారుకు రూ.60 చెల్లించాల్సి వస్తోంది. బస్సు ప్రయాణికులపై కూడా ఆర్టీసీ భారం వేసింది. టోల్‌ప్లాజాను విజయనగరం తరలించాలి. భారం తగ్గించాలి.

– చేట్ల శ్రీనివాసరెడ్డి, ట్యాక్సీ డ్రైవర్

రహదారికి మరమ్మతులు చేయాలి



రాజాపులోవ నుంచి టోల్‌ప్లాజా వరకు రహదారి ఎగుడుదిగుడుగా ఉంది. పొరపాటున వాహనాలు స్కిడ్ అయితే ప్రమాదాలు జరగడం ఖాయం. ముందు రహదారికి మరమ్మతులు చేపట్టి, సూచికలు, డివైడర్లు, మైలురాళ్లు పునర్ నిర్మించాలి.

– నీలాపు రామిరెడ్డి, ఆటో డ్రైవర్

అనంతుని హుండీ ఆదాయం రూ.3.86 లక్షలు



ఆదాయాన్ని లెక్కిస్తున్న శ్రీ హరి సేవా సంఘం సభ్యులు

పద్మనాభం: పద్మనాభంలోని అనంత పద్మనాభ స్వామి, కుంతీ మాధవ స్వామి ఆలయాల హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. రూ.3,86,951 ఆదాయం వచ్చింది. 2023 డిసెంబర్ 13 నుంచి కుంతీ మాధవ స్వామి ఆలయంలోని హుండీలు, శనివారం జరిగిన అనంత పద్మనాభ స్వామి దీపోత్సవంలో ఏర్పాటు చేసిన హుండీల ద్వారా నగదు రూపంలో ఈ ఆదాయం వచ్చింది. ఈవో నానాజీ బాబు పర్యవేక్షణలో శ్రీహరి సేవా సంఘం సభ్యులు 40 మంది ఈ హుండీల ఆదాయం లెక్కించారు. కార్యక్రమంలో భక్త బృందం సభ్యులు కంటుబోతు ఎర్నాయుడు, తాలాడ పైడిరాజు పాల్గొన్నారు.

ఆయుధాల తనిఖీ



ఆయుధాలను తనిఖీ చేస్తున్న ఏఐపి అధికారి శ్రీనివాస బాబ్జీ

పీఎంపాలెం: జీవీఎంసీ ఆరోవార్డు పరిధిలో ఉన్న బక్కన్నపాలెం ఏపీఎస్‌పీ 16వ పోలీస్ బెటాలియన్‌ను సోమవారం ఆర్మ్‌డ్ ఇన్‌స్పెక్షన్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారి బి.శ్రీనివాస బాబ్జీ తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలో భాగంగా బెటాలియన్‌లో వివిధ వెపన్స్‌ను పరిశీలించారు. వినియోగంలో ఉన్న ఆయుధాల రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.

విద్యుత్ చార్జీల పెంపుపై ఆందోళన

తగరపువలస: తాము అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచబోమని అవసరమైతే 30 శాతం తగ్గించేలా చూస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాగవంశ విభాగం అనుబంధ అధ్యక్షుడు బొడ్డు అప్పలనాయుడు విమర్శించారు. సోమవారం ఆయన చిట్టివలసలో మీడియాతో మాట్లాడారు. సర్దుబాటు చార్జీల పేరుతో రూ.18వేల కోట్లు భారాన్ని ప్రజల నెత్తిన మోపేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. ఆరునెలల కాలంలో కూటమి ప్రభుత్వం మాట తప్పి రెండుసార్లు విద్యుత్ చార్జీలు పెంచిందన్నారు. ఒకపక్క సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక మరొకవైపు నిత్యావసర సరుకుల ధరలకు కళ్లెం వేయలేక వరుసగా ప్రజలపై భారాలు వేస్తోందన్నారు. సంపద సృష్టి అటుంచి ఇచ్చిన హామీలకు కట్టుబడి చంద్రబాబు విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకుని చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలకు అండగా, విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆందోళనలు చేస్తుందని హెచ్చరించారు.

ఫిబ్రవరిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల శత వసంతాల వేడుక



కమిటీ సభ్యులతో సమావేశమైన ఎమ్మెల్యే గంటా

భీమునిపట్నం: భీమిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల శత వసంతాల వేడుకలు వచ్చే ఫిబ్రవరి 23,24 తేదీల్లో ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించనున్నామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ వేడుకల నిర్వహణ కమిటీ సభ్యులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించనున్నామని తెలిపారు. పాఠశాలకు మరమ్మతులు, రంగులు వేయడంతోపాటు ఇతర ఏర్పాట్లు చేసుకోవడానికి సమయం ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీవో సంగీత్ మాథుర్, జోనల్ కమిషనర్ ప్రేమ ప్రసన్నవాణి, మండల విద్యాశాఖ అధికారి శివరాణి, వత్సవ కమిటీ అధ్యక్షుడు గాడు అప్పలనాయుడు పాల్గొన్నారు.

డీవీస్ మహిళా ఉద్యోగి ఆత్మహత్య



అనూష (ఫైల్)

తగరపువలస: చిట్టివలస సప్తగిరి థియేటర్ సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో నివశిస్తున్న డీవీస్ ఉద్యోగిని ముదిగొండ అనూష (32) ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. 8 గంటల సమయంలో భర్త, పిల్లలు భోజనం చేస్తుండగా ఈమె గదిలో చీరతో ఫ్యాన్ హుక్‌కు ఉరి వేసుకుంది. ఇది గమనించిన భర్త రాజేష్ సంగివలస అనిల్ నీరుకొండ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఐ బి.సుధాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్య సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు మృతురాలి తండ్రి భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన అనూషతో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రాజేష్‌కు వివాహం అయింది. రాజేష్ డీవీస్‌లో 18 ఏళ్ల నుంచి, అనూష ఐదేళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. వీరికి పన్నెండేళ్ల కుమార్తె, పదేళ్ల కుమారుడు ఉన్నారు.

భక్తి శ్రద్ధలతో కార్తీక దీపోత్సవం



బబ్బేలమ్మ ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగిస్తున్న మహిళలు

పీఎంపాలెం: కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఈ ప్రాంతంలోని భక్తులు కారుషెడ్ శ్రీ కాశీ ఉమామహేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద, బబ్బేలమ్మ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక నీటి కొలనులో కార్తీక దీపాలు వెలిగించారు. అలాగే బక్కన్నపాలెంకు వెళ్లే రోడ్డులోగల శ్రీ శృంగేరీ శంకర మఠం శివాలయం లోనూ ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

గురుస్వామికి ఘన సత్కారం



గురుస్వామి వెంకటరమణను సత్కరిస్తున్న ఆలయ కమిటీ, అయ్యప్ప స్వాములు

మధురవాడ: చంద్రంపాలేనికి చెందిన సీనియర్ గురుస్వామి, 33ఏళ్లుగా స్వామి సేవలో తరిస్తున్న పిళ్లా వెంకటరమణ స్వామిని సోమవారం చంద్రంపాలెం జాతర గట్టు దుర్గాలమ్మ ఆలయంలో ఆలయ కమిటీ పెద్దలు, వివిధ అయ్యప్ప పీఠాలకు చెందిన స్వాములు ఘనంగా సత్కరించారు. ఆయనతో పాటు వివిధ రకాలుగా సేవలు అందించిన పిళ్లా శ్రీను, పిళ్లా సతీష్, నాగోతి అప్పారావు, రామారావు, సంతోష్ తదితర స్వాములను అభినందించారు. ఈ సందర్భంగా పలువురు అయ్యప్ప మాలధారులు ఇరుముడి కట్టుకుని శబరిమలకు బయలుదేరారు.

అర్జీల పరిష్కారంలో తీవ్ర జాప్యం

ఇన్‌చార్జ్ జెడ్సీ ఫణిరాంకు పలువురు ఫిర్యాదు



ఇన్‌చార్జ్ జెడ్సీ ఫణిరాంకు సమస్యలు వివరిస్తున్న అర్జీదారులు

మధురవాడ: పీజీఆర్‌ఎస్‌లో అందజేస్తున్న అర్జీల పరిష్కారంలో అధికార యంత్రాంగం తీవ్ర జాప్యం చేస్తోందని పలువురు అర్జీదారులు ఇన్‌చార్జి జోనల్ కమిషనర్ ఫణిరాంకు ఫిర్యాదు చేశారు. సోమవారం మధురవాడ జోనల్ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ నిర్వహించరు. ఇక్కడ పనిచేసిన జెడ్సీ ఆదాయానికి మించి ఆస్తులు కేసులో అరెస్టు కావడంతో ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన ఫణిరాం పీజీఆర్‌ఎస్‌లో వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు అర్జీదారులు తమ సమస్యలను తక్షణం పరిష్కరించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. జీవీఎంసీ 8వ వార్డు బింద్రానగర్ షిప్‌యార్డు లే అవుట్‌లో పార్కు రక్షణకు చర్యలు చేపట్టాలని కరుణా సాగర్, జీవీఎంసీ 6వ వార్డు ఏపీ హౌసింగ్ బోర్డు కాలనీలో రోడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సురేష్, ఎన్జీఆర్ హెడ్ కాలనీలో వీధిలైట్లు, పార్కు కోసం కోసం అనంతరావు తదితరులు అర్జీలు అందజేశారు. వీరు మాట్లాడుతూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. కొమ్మాది సాయిరాం కాలనీలో రోడ్లు ఏర్పాటు కోసం ఎస్. నిరంజన్‌కుమార్, మల్లయ్యపాలెంలో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని షఖిల.. ఇలా జోన్‌లోని 9 వార్డులు నుంచి వివిధ ప్రాంతాలు నుంచి పలు సమస్యలపై ఏడు ఫిర్యాదులు అందాయి. వీటిపై సంబంధిత అధికారులు ద్వారా చర్యలు చేపడతామని ఫణిరాం హామీ ఇచ్చారు.

సకాలంలో అర్జీలు పరిష్కరించాలి: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జోన్-2 జెడ్సీ ఫణిరాం అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోన్‌లో జూన్ 15 నుంచి ఇప్పటిక వరకు 743 అర్జీలు అందగా వాటిలో 651 క్లోజ్ అయ్యాయని, ఇంకా 92 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. క్లోజ్ అయిన వాటిల్లో 29 అర్జీలు రీ ఓపెన్ అయ్యాయని, వీటిపై సీఎంవో ఆఫీసు అధికారుల పర్యవేక్షణ ఉంటుందని, తరచూ కంప్లెంట్ రీ ఓపెన్ అయితే సంబంధిత అధికారులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ విభాగాలు అధికారులు శాంతిరాజు, శివకుమార్, సూపరింటెండెంట్ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు వైద్య పరీక్షలు



టి.నగరపాలెం ఎంపీపీ పాఠశాల విద్యార్థులను పరీక్షిస్తున్న పీహెచ్‌సీ వైద్యుడు మల్లికార్జునరావు

తగరపువలస: భీమిలి మండలం టి.నగరపాలెం పంచాయతీలో నగరపాలెం, గొల్లలపాలెంలోని రెండు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో సోమవారం డీవీస్ లేబరేటరీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తాళ్లవలస పీహెచ్‌సీ వైద్యుడు ఏబీ మల్లికార్జునరావు 45 మంది విద్యార్థులను పరీక్షించి ఉచితంగా మందులు అందించారు. అనంతరం సీజనల్ వ్యాధులపై తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొట్నూరు ఛాయాగౌతమి, ఎంపీటీసీ సభ్యురాలు పల్లా నీలిమ, ప్రధానోపాధ్యాయుడు ప్రతాప్, మురళీకృష్ణ, డీవీస్ సిఎస్ఆర్ మేనేజర్ డి.సురేష్‌కుమార్, ప్రతినిధులు ఎ.శ్రీనివాస్, నరసింహ, శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అయ్యప్ప స్వామి విగ్రహం ఊరేగింపు



అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ఊరేగిస్తున్న భక్తులు



మహిళల కోలాటం

పద్మనాభం: మండలంలోని మద్దిలో అయ్యప్ప స్వామి విగ్రహం ఊరేగింపు సోమవారం సాయంత్రం ఘనంగా జరిగింది. మద్ది జంక్షన్‌కు సమీపంలోని శ్రీదర్మ శాస్తా అయ్యప్ప స్వామి సేవా పీఠంలో 150 మంది అయ్యప్ప స్వామి మాలలు ధరించారు. వీరు మాలలు ధరించి 40 రోజులు అయింది. ఈ సందర్భంగా శ్రీ దర్మ శాస్తా అయ్యప్ప స్వామి సేవా పీఠంలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ఊరేగించారు. శ్రీ దర్మ శాస్తా అయ్యప్ప పీఠం నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు మద్ది జంక్ష మీదుగా గ్రామం వరకు నిర్వహించారు. కోలాటం, అయ్యప్ప మాల ధారుల శరణుఘోషతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కంటుబోతు రాంబాబు, వైఎస్సార్ సీపీ మండల మండల యువజన విభాగం అధ్యక్షుడు బుగత సత్యనారాయణ పాల్గొన్నారు.

తెరిపివ్వని వాన



మంగమూరిపేట సముద్రం వద్ద ఎగసి పడుతున్న అలలు

తుఫాను నేపథ్యంలో మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షం సోమవారం ఎడతెరిపి లేకుండా కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మంగమూరిపేట, రుషికొండ వద్ద సముద్ర తీర ప్రాంతాల్లో అలలు భారీ ఎత్తున ఎగసిపడుతూ ముందుకు చొచ్చుకుని వచ్చాయి. ఇక్కడ పర్యాటక బోట్లు తీరానికి పరిమితమయ్యాయి. మత్స్యకారులు ఇంటికే పరిమితమయ్యారు. - కొమ్మాది

సందడిగా స్నానాల ఘాట్



టి.నగరపాలెం వద్ద గోస్తనీనది స్నానాల ఘాట్‌లో మహిళల పూజలు

తగరపువలస: పోలిపాడ్యమి సందర్భంగా సోమవారం భీమిలి మండలం టి.నగరపాలెం గోస్తనీనది తీరంలోని స్నానాల ఘాట్ భక్తులతో సందడిగా కనిపించింది. సర్పంచ్ పొట్నూరు ఛాయా గౌతమి, చంద్రశేఖర్ తమ సొంత నిధులతో భక్తులకు ఏర్పాట్లు చేశారు. టెంట్లు, ప్రమాదాలు జరగకుండా స్నానాలు ఆచరించడానికి నదిలో బారికేడ్లు, దుస్తులు మార్చుకోవడానికి షెల్టర్లు, పూజలు చేసుకోవడానికి విగ్రహాలు ఏర్పాటు చేశారు. వేకువజాము నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు ఇక్కడకు చేరుకుని నదిలో దీపాలు వదిలారు. అనంతరం ఇక్కడ ఆవరణలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.